www.prajasakti.com
ప్రజాశక్తి
గురువారం 4 జనవరి 2024
5
కాకినాడ



అందరినీ కలుపుకుని వెళ్తా : ఎంపీ గీత

ప్రజాశక్తి-కాకినాడ

వైసిపి అధిష్టానం సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళతానని కాకినాడ ఎంపీ, వైసిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంగా గీత తెలిపారు. తన నియామకం తరువారం బుధవారం ఎంపీ గీత మాట్లాడారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. పిఠాపురం ఎంఎల్ఎ పెండెం దొరబాబు, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురంలో ఎంఎల్ఎగా గెలుపొందానని, అప్పటి ప్రజారాజ్యం క్యాడర్‌తో పాటు వైసిపి క్యాడర్ కూడా తనతో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు.

దద్దరిల్లిన కలెక్టరేట్

- అంగన్‌వాడీల మహాధర్నా విజయవంతం
- 23వ రోజుకు నిరవధిక సమ్మె


కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల ధర్నా

ప్రజాశక్తి-కాకినాడ

అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 23వ రోజు వేలాదిమంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేశారు. మాట తప్పిన జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన ఐదు దపాల చర్చల సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్థికపరమైన అంశాలను పక్కనపెట్టి, సర్వీసుకి సంబంధించి చర్యలు మాత్రమే అంగీకరించారని, జనరల్ డిమాండ్ అయిన వేతన పెంపు చేసేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్తున్న జగన్ ప్రభుత్వానికి ఎంఎల్ఎలు, ఎంపీల వేతనాలు రూ.లక్షల్లో తీసుకోవడానికి, సజ్జల వంటి 33 మంది సలహాదారులకు రూ.3 లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్, ఆయాలు చాలీ చాలని జీతాల నుంచి సెంటర్ అద్దెలు, వంటకు గ్యాస్ బండ పెట్టుబడి పెడుతూ ఇంటికి సగం వేతనం కూడా తీసుకువెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుంచి కేంద్రం విడుదల చేసిన టిఎ, బిల్లులు అంగన్వాడీలకు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని, బకాయిలు చెల్లించకుండా ఇప్పటి నుండి అమలు చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తక్షణం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జిఒ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన జగన్, మోడీ ప్రభుత్వాలకు అంగ న్వాడీల వేతనాలు పెంచడం తెలియదా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక కూడా అవసరమైతే నిరవధిక సమ్మె కొనసాగించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నేనే సావిత్రీబాయ్ పూలే అనే పుస్తకాన్ని ఆవిష్కరించి, ఆమె జయంతి సదర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులను బకాయిలతో సహా చెల్లించాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తానని జగన్ హామీ అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి, ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఎపిఎంఎస్ఆర్‌యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ నక్కెళ్ల శ్రీను, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి క్రాంతి కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు జీవా, ధనలక్ష్మి, రాజా మాట్లాడారు. అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి, నాయకులు రమణమ్మ, నాగమణి, ధనలక్ష్మి, ఎస్తేరు రాణి దాడి బేబి, మేరీ సమాధానం, బుల్లెమ్మ, సునీత, సుజాత, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, జ్యోతి, వీరమణి, వీరవేణి, నీరజ పాల్గొన్నారు.


కలెక్టర్ ఇచ్చిన నోటీసులను దహనం చేస్తున్న అంగన్‌వాడీలు



ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న మంత్రులు, అధికారులు

నిరాశ పరిచిన సిఎం పర్యటన

- జిల్లా సమస్యలను ప్రస్తావించని వైనం
- కాకినాడ సభలో ప్రసంగంపై అసంతృప్తి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

కాకినాడలో బుధవారం జరిగిన సిఎం పర్యటన ఉమ్మడి జిల్లా ప్రజలను నిరాశపరిచింది. ఎలాంటి హామీలు లేకుండా చప్పగా సాగింది. ప్రజా సమస్యలపై అసలు ప్రస్తావన రాలేదు. సమ్మెలో ఉన్న కార్మికుల ఊసే లేదు. కనీసం జిల్లా సమస్యలు, వాటికి పరిస్కార మార్గాలను కూడా జగన్ ప్రస్తావించలేదు. కేవలం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడానికే, ప్రతిపక్షాలను ఎండగట్టడానికే ఆయన ప్రసంగం పరిమితమైంది.

ఎన్నికలు మరో మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ సారైనా జిల్లా ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తారని, వాటి పరిష్కారానికి మార్గం చూపుతారని అంతా ఆశించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని చాలామంది అంచనా వేశారు. జిల్లా కేంద్రంలో సాగిన పర్యటన ద్వారా ప్రజా సమస్యలకు పెద్దపీట వేస్తారని అంచనాలు కూడా వినిపించాయి. కాని అవన్నీ ప్రస్తావనకు రాలేదు. కేవలం 45 నిముషాల మాత్రమే ఆయన ప్రసంగించారు. పూర్తిగా వైసిపి పథకాల ప్రమోషన్‌కే ప్రాధాన్యతనిచ్చారు. కాకినాడ స్మార్ట్ సిటీ నిధులతో నిర్వహించిన పనులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులను ఇవ్వలేదు. ఈ నిధులు విడుదల అంశంపై ఆయన పెదవి విప్పలేదు. సిటీ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కాకినాడ ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ. 47 కోట్లు అడగగా దానికి మాత్రమే సిఎం సానుకూలంగా స్పందించారు. రోడ్లు అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణ మాట పూర్తిగా మరిచారు. రెండేళ్ల క్రితం గొల్లప్రోలులో జరిగిన కాపు నేస్తం సభలో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలకు రూ.40 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నేటికి ఆ హామీ అమలు కాలేదు. పర్యాటక అభివృద్ధిపై గానీ, కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులకు రాష్ట్ర వాటా నిధులు విడుదల అంశంపై గాని, సబ్ ప్లాన్ ఏరియా సమస్యలపై గానీ సీఎం నోరు మెదపలేదు.

పరిమితికి మించి జనం తరలింపు

పెన్షన్ పెంపు కార్యక్రమానికి కాకినాడ సిటీ నుంచి పరిమితికి మించి జనాన్ని తరలించారు. ప్రభుత్వ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాలు ఉద్యోగులు తెల్లవారుజాము నుంచే జనాన్ని తరలించే పనిలో నిమగ్నమయ్యారు. సభా ప్రాంగణంలోకి కిక్కిరిసి జనాన్ని పంపించగా అనేకమంది ఆర్ఎంసి గ్రౌండ్ బయటే ఉండిపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు కఠినతరం చేశారు. దాంతో అనేకమంది సీఎం రాకముందే ఇళ్లకు వెను తిరిగారు.

రూ.109 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

సభా వేదిక వద్ద కాకినాడ నగరంలో రూ.109 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించి శిలాఫలకాలను సిఎం ఆవిష్కరించారు.. రూ.65 కోట్లతో నూతనంగా నిర్మించిన ముత్తా గోపాలకష్ణ వారధిని, వివేకానంద పార్కు ప్రాంగణంలో రూ.9.5 కోట్లతో నిర్మించిన స్కేటింగ్ రింక్‌ను, రూ.20 కోట్లతో నిర్మించిన కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. కాకినాడ జిజిహెచ్ ట్రామా కేర్ విభాగంలో రూ.7.20 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన కాథ్ లాబ్, ఐసియులను, రూ.7.50 కోట్లతో ట్రామా కేర్ వసతులను ఆయన ప్రారంభించారు.

జిల్లాలో 2,87,321 మందికి పెన్షన్

కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ సామాజిక పింఛన్లను జిల్లాలో 2,87,321 మంది పొందుతున్నారన్నారు. 4 ఏళ్లలో జిల్లాలో పెన్షన్ల సంఖ్య 30 వేలకు పైగా పెరిగిందన్నారు. సిఎం ఆదేశాల మేరకు 8 మంది అర్జీదారులకు రూ.లక్ష చొప్పున రూ.8 లక్షలు, ఒకరికి రూ.5 లక్షలు, మొత్తం రూ.13 లక్షలు చెక్కులను కలెక్టర్ అందించారు.


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న స్టాలిన్, ఎంఎల్‌సి ఐవి

ఘనంగా డియర్ కామ్రేడ్ పుస్తకావిష్కరణ

ప్రజాశక్తి-కాకినాడ

పార్టీలో, ప్రజా ప్రతినిధిగా ఏ పదవులూ చేపట్టని ఒక సాధారణ కార్యకర్తను రెండు దశాబ్దాలు గడిచినా స్మరించు కోవడం, ఆయనపై ఒక పుస్తకం రావడం తెలుగు నేలపై అరుదైనదని డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ అన్నారు. నిబద్ధత కలిగిన కమ్యునిస్ట్ కుడిపూడి సూర్యనారాయణ (కెఎస్)పై సిపిఎం రూరల్ మండల కమిటీ ప్రచురించిన వ్యాస సంకలనం డియర్ కామ్రేడ్ పుస్తకావష్కరణ సభ స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో సిహెచ్.విజయ్ కుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. డాక్టర్ స్టాలిన్ పుస్తకావిష్కరణ చేసి ప్రసంగించారు. వితంతువును వివాహం చేసుకుని, తమ పిల్లలకు ఆదర్శ వివాహాలు చేసి, ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా ఉంటూ, భాద్యతల్లో వివిధ ప్రాంతంలో నివాసమున్న చోటల్లా అక్కడి ప్రజలతో మమేకమై నిలువెల్లా మంచి మనిషిగా జీవించిన గొప్ప కమ్యునిస్ట్ కుడిపూడి సూర్యనారాయణ అని కొనియాడారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చి నడుపుతున్న నేటి రాజకీయాలకు విరుగుడు కెఎస్ లాంటి వారి జీవితాలేనన్నారు. తాను గెలిచే అవకాశమున్న సర్పంచ్ పదవిని త్యాగం చేసి యువకులను ప్రోత్సహించిన నికార్సయిన కమ్యూస్ట్ కెఎస్ అన్నారు. నేటి తరానికి రోల్ మోడల్ కావాల్సిన ఆయనపై వ్యాస సంకలనం పుస్తకం ప్రచురించడం అభినందనీయమన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ కమ్యునిస్ట్ పార్టీ పూర్తికాలం కార్యకర్తలను ప్రేమతో చూస్తూ వారి సాదక బాధకాలను పట్టించుకుని సహకరించిన మహనీయుడు కెఎస్ అని కొనియాడారు. కెఎస్ స్నేహితుడు ఆర్‌పిఐ సీనియర్ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు గారా చిట్టిబాబు, గోపు చంద్రరావు మాట్లాడుతూ కెఎస్‌తో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దింశెట్టి రామకృష్ణ, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, వి.చంద్రరావు, గుత్తుల రామకృష్ణ, చింతపల్లి వి.రమణ, గుండుబోగుల శ్రీనివాస్, ఎం.రామ్మోహన్, సత్యనారాయణ మాట్లాడారు. పిఎన్ఎం కళాకారులు జుత్తుగ శ్రీనివాసరావు, తానీషా, జిఎస్ఆర్.కృష్ణ అభ్యుదయ గేయాలను ఆలపించారు. కెఎస్ కుమార్తె రాజ్యలక్ష్మి దుస్తులు పంపిణీ చేశారు. మేకా సుబ్బారావు, కెఎంఎంఆర్. ప్రసాద్, గౌరవ్, పిఎస్.ప్రకాశరావు, వి.రవికుమార్, అజయ్ కుమార్, కిరణ్ కుమార్, అనూరాధ నాగదేవి, సోనీ, తేజ, రమణి, త్రిమూర్తులు, సాహిత్ చిట్టూరి, వాసు పాల్గొన్నారు.

వరుపుల నియామకంపై హర్షం

ప్రజాశక్తి -రౌతులపూడి

వైసిపి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మాజీ ఎంఎల్ఎ వరుపుల సుబ్బారావును నియమించడంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన సుబ్బారావును మాజీ జెడ్‌పిటిసి చెన్నాడ సత్తిబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, పలువురు మాజీ సర్పంచులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

సామాజిక కార్యకర్త రాజేంద్ర మృతి

ప్రజాశక్తి-ఏలేశ్వరం

ఏలేశ్వరానికి చెందిన సామాజిక కార్యకర్త, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ రూపకర్త కాపారపు రాజేంద్ర కుమార్ (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్ర ఏలేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు, పాదయాత్రలు నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతంలో ఎస్ఇజెడ్‌లను వ్యతిరేకిస్తూ మొట్టమొదట కడలి నెట్వర్క్ పేరున పోరాటాలు నిర్వహించి ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ కదలిక తెచ్చారు. అనేకసార్లు రాజేంద్రను సెజ్ వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం అరెస్టులు కూడా చేయించింది. రాజేంద్ర వివిధ సంస్థల సహకారంతో అనేకమంది నిరుపేద, అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చారు. పలు సంఘాల నాయకులు ఎండి అధికార్, అనంతరపు రాజు, కాకాడ నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ నాయకుడు కొసిరెడ్డి గణేష్, మాజీ సర్పంచులు గండేటి కిషోర్ కుమార్, కాపారపు రాజబాబు రాజేంద్ర మృతదేహానికి నివాళులర్పించారు.

సావిత్రీబాయి పూలేకు ఘన నివాళి

తొలి ఉపాధ్యాయిని, క్రాంతి జ్యోతి సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా బుధవారం పలుచోట్ల ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. మహిళలకు విద్య కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

తాళ్లరేవు సావిత్రీబాయి పూలే, మహాత్మా జ్యోతీరావు పూలే వంటి త్యాగధనుల స్ఫూర్తితో ప్రజలు మరింత చైతన్యవంతం అవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజా సంఘాల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో విప్పర్తి శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడారు. దేశంలో మనుధర్మ శాస్త్రం వల్ల కొన్ని వేల సంవత్సరాలు స్త్రీలను చదువు, జ్ఞానానికి దూరంగా ఉంచారని, అంటువంటి మను ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత సావిత్రీబాయి అన్నారు. ధైర్యసహసాలతో పాఠశాలలు నిర్మించి మహిళలకు చదువు చెప్పినా జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి తమ ఆస్తులను అణగారిన వర్గాలకు త్యాగం చేసిన త్యాగమూర్తులన్నారు. ఎఎంసి చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు, కెవిపిఎస్ జిల్లా నాయకులు కమిడి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం కార్యదర్శి వల్లు రాజు బాబు, అత్తిలి బాబూరావు, జనిపల్లి సత్యనారాయణ, అదృష్టదీపుడు, కెవిపిఎస్ కార్యదర్శి పులపకూర కృష్ణ, తణుకు రాజు, పాల్గొన్నారు.



పెద్దాపురం మహారాణి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.వీరయ్య చౌదరి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని బాలికల నూరు శాతం విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అధ్యాపకురాలు గాయత్రీశ్వరిని ఘనంగా సత్కరించారు. అధ్యాపకులు గంగాధర్, సత్యనారాయణ మూర్తి, వెంకటేశ్వర్లు, ప్రసాద్, ప్రసాదరావు, విల్లా లక్ష్మి, లావణ్య, పుష్ప, జయలక్ష్మి, భావన, ప్రభ, మనీష, వరలక్ష్మి ప్రసంగించారు.

గండేపల్లి సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.


గండేపల్లి ఆదిత్యలో..


పెద్దాపురం మహారాణి కళాశాలలో..

కార్టూ'నిజం'



ఇసుక అక్రమ రవాణా

9వ రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె

తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది.

ప్రజాశక్తి-యంత్రాంగం

పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ రాజన్న రాజ్యం తెస్తామంటూ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేసే కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇస్తానన్న మాట ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదన్నారు. కార్మికులను పర్మినెంట్ చేస్తారని అన్నమాట మరచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకోటి అప్పారావు, సింగంపల్లి సింహాచలం, శ్రీను, వేలాపు శివ, వర్రే భవాని, ముత్యాల సత్యనారాయణ, వర్రే కుమారి, నాగ దుర్గ, బంగారు సూరిబాబు, తడారి భవాని, నేలపు నూకరత్నం, సేలం శ్రీను, గంటా రమణ, ఇసరపు ప్రసాద్, శ్రీకాంత్, శేషారావు, వర్రే నాగ దుర్గారావు, వర్రే రాజేష్, సింగంపల్లి శివ, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


గొల్లప్రోలులో కార్మికుల భిక్షాటన

సామర్లకోట రూరల్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించుకుంటే మున్సిపల్ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హెచ్చరించారు. ఉదయం నుండి పనులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసి మహిళా కార్మికులు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నారు, ఈ దీక్ష శిబిరాన్ని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి మున్సిపల్ కార్మికులు పనులు చేస్తుంటే వారి న్యాయమైన కోరికలను తీర్చకుండా చర్చలు జరిపినా అవి పూర్తిగా సఫలం కాకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ దీక్షలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ, ఎలిసెట్టి రామదాసు ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల అర్జున్ రావు, సప్ప సూరిబాబు, ఆడపా చిట్టిబాబు, యూనియన్ నాయకులు బచ్చా శ్రీను, కిషోర్ పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామారావుకు నాయకులు వినతిపత్రం అందజేశారు.

పిఠాపురం (గొల్లప్రోలు) గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం నుంచి కార్మికులు ఎంపిడిఒ కార్యాలయం వరకు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె.విశ్వనాథం, శానిటేషన్ వర్కర్స్ నాయకులు బి.సత్యవతి, రమణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మున్సిపల్ యూనియన్ సిఐటియు నాయకులతో సమస్యలపై చర్చించిందన్నారు. ఈ చర్చల్లో క్లాప్ డ్రైవర్లకు అండర్ డ్రైనేజీ వర్కర్స్‌కు పార్కులో పని చేసే వారికి హెల్త్ అలవెన్స్ మంజూరు చేస్తామని సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, కార్మికులను పర్మినెంట్ చేస్తామన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసమ్మ, రాజ్ మోహన్, రామారావు, రాజు, భానుప్రసాద్, కుమారి, దివ్యవాణి, సతీష్ లోవబాబు, సింహాచలం పాల్గొన్నారు.


పెద్దాపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

నేరాలు ఘోరాలు

యువకుని ఆత్మహత్య

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

ప్రేమించిన యువతి దక్కలేదని మనస్తాపానికి గురై ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఎస్ఐ జి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇవి.. పెదగాడవిల్లికి చెందిన మందా అనిల్ కుమార్ (22) కాకినాడలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమించిన యువతికి బుధవారం పెళ్లి జరుగుతుండడంతో అనిల్ కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. అనిల్ కుమార్ బుధవారం తెల్లారేసరికి ఇంటి మెట్ల ఇనుప చువ్వకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. మతుని తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుగుతున్నట్టు ఎస్ఐ తెలిపారు.

మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

ప్రజాశక్తి-మండపేట

మండలంలోని మారేడుబాక గ్రామానికి చెందిన పుట్టా శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం 15 మద్యం సీసాలు తరలిస్తుండగా అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్ఐ ఎం. అశోక్ తెలిపారు. రాబోయే జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుని రౌడీ సీట్లు తీరుస్తానని పట్టణ సిఐ ఎ.అఖిల్ జమా అన్నారు.

సారా స్వాధీనం : నలుగురు అరెస్ట్

ప్రజాశక్తి-ఏలేశ్వరం

ప్రత్తిపాడు ఎస్ఇబి అధికారులు పలు గ్రామాల్లో దాడులు నిర్వహించి 120 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్ఇబి సిఐ పి.అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండలం లంపకలోవలో పది లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఒక మహిళను, గొనాడలో 20 లీటర్ల సారాతో ఒక వ్యక్తిని, కత్తిపూడిలో 30 లీటర్ల సారాతో ఒక వ్యక్తిని, పది లీటర్ల సారాతో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం కొంతంగి, కొత్తూరులో దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున బెల్లపు ఊటను ధ్వంసం చేసి 50 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్ఐలు పి.సునీల్‌కుమార్, బి.శ్రీనివాసరావు, కె.గిరిధర్ సిబ్బంది ఉన్నారు.

సారాతో వ్యక్తి అరెస్టు

ప్రజాశక్తి - నల్లజర్ల

మండలంలోని అనంతపల్లి గ్రామంలో దాడి చేసి ఒక వ్యక్తి దగ్గర ఉన్న 16 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఇబి సిఐ డి.సుధ తెలిపారు. ముందస్తుగా వచ్చిన సమాచారంతో దాడి చేసి గ్రామానికి చెందిన సుంకర కిరణ్‌కుమార్ ఇంటిపై దాడి చేసి విక్రయాలకు ఉంచిన సారాను స్వాధీనం చేసుకుని, విక్రయదారుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ పి.సుధీర్, సిబబంది బి.వెంకన్నబాబు పాల్గొన్నారు.

బెల్ట్ షాపులపై దాడి

ప్రజాశక్తి - చాగల్లు

మండలంలోని ఉన్నగట్ల గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న మద్యం బెల్ట్‌షాపులపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నాయుడు కోటేశ్వరరావు కిల్లీ సాపులో నిల్వ చేసిన 6 బీరులను, అలాగే బొల్ల వరలక్ష్మి దుకాణంలో ఉన్న 5 క్వాటర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఎస్ఐ సిహెచ్.రమేష్ తెలిపారు. మండలంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా మద్యం విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం, సారా విక్రేత అరెస్టు

ప్రజాశక్తి - గోపాలపురం

మండలంలోని తొక్కిరెడ్డిగూడెం గ్రామంలో దాడులు నిర్వహించి 40 లీటర్ల నాటు సారా, 20 మద్యం బాటిల్స్ కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ కె.సతీష్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో తొక్కిరెడ్డిగూడెం గ్రామంలోని మాన్యం సత్యనారాయణ ఇంటిపై దాడి చేయగా, ఆ ఇంటిలో 40 లీటర్ల నాటు సారా, 20 మద్యం బాటిల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ముద్దాయిని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.

జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు

ప్రజాశక్తి - నల్లజర్ల

సంక్రాంతి పండుగ పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఖఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ వి.కిషోర్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. జూదంతో కూడిన కోడి పందాలు, గుండాటలు, కోసాటలు, పేకా టలు, ఇతర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలన్నారు. మండలంలో ఎక్కడైనా కోడి పందాలకు సంబంధించి బరులను ఏర్పాటు చేస్తే తక్షణమే వాటిని ధ్వంసం చేసి సంబం ధిత భూ యజమానులపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.

మత్స్యకారుల స్థితిగతుల్లో మార్పునకు కృషి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

మత్స్యకారుల ఆర్థిక, జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడంతో పాటు కోస్తా తీర ప్రాంత అభివద్ధికి భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా అన్నారు. భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతత్వంలో నిర్వహిస్తున్న సాగర్ పరిక్రమ ఫేజ్-10 కార్యక్రమం బుధవారం జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్, కేంద్ర జాయింట్ సెక్రెటరీ నీతూ ప్రసాద్, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, యానాం ఎంఎల్ఎ జి.అశోక్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు మెగా చెక్కులను, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)లను, వాహనాలను పంపిణీ చేశారు.

కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి కషి

కోస్తా తీర ప్రాంతాలను అభివద్ధి చేయాలనే లక్ష్యంతోనే సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా దేశంలోని మత్స్యకార ప్రాంతాలను పర్యటిస్తూ, మత్స్యకారులతో మమేకం అవుతున్నట్లు కేంద్ర మంత్రి రూపాలా అన్నారు. కాకినాడ పోర్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అధ్యయనం చేసి అభివృద్ధికి చర్యలు చేపట్టడం



సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా

జరుగుతుందన్నారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా నూరు శాతం మత్స్యకారులకు కెసిసి కార్డుల పంపిణీ చేస్తామన్నారు. కాకినాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మత్స్యకారులకు గృహాలను నిర్మిస్తామన్నారు.

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సముద్రపు చేపల అభివృద్ధి, తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం లక్ష్యంగా సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మొరుగు పరిచేందుకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తత అవగాహన, నూరు శాతం మత్స్యకారులకు కెసిసి కార్డుల పంపిణీ, మత్స్యకారుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు చెప్పారు.

సిఎం పర్యటన వల్ల రూ.2 కోట్లు వృథా

ప్రజాశక్తి-కాకినాడ



సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంఎల్ఎ వనమాడి కొండబాబు

సిఎం వైఎస్ జగన్ కాకినాడలో చేసిన పర్యటన వల్ల రూ.2 కోట్లు వృథా అయ్యాయని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్ఎ వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో వనమాడి విలేకరుల సమావేశం నిర్వహించారు. అసలే కాకినాడ నగరపాలక సంస్థ ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే సిఎం జగన్ పర్యటన వల్ల ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. రూ.2,750ఉన్న పింఛను మరో రూ.250 పెంచేందుకు వచ్చారని, ఇది నాలుగున్నరేళ్ల క్రితమే చేయాలన్నారు. వారిని మోసం చేయడం వల్ల ప్రతి పింఛనుదారునికీ రూ.18 వేల సిఎం బకాయి పడ్డారన్నారు. సిఎం పర్యటనకు సంబంధించి భారీ సభను ఏర్పాటు చేశారని, దీనికి పింఛనుదారులను బెదిరించి తీసుకు వచ్చారన్నారు. సిఎం కేవలం ఎన్నికల పర్యటనకు వచ్చినట్టుగానే ఉందని, అందులో కాకినాడ అభివృద్ధిపై ఏవిమీ మాట్లాడలేదన్నారు. కాకినాడ నగరానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు, ప్రాజెక్టులు ఆగిపోయాయని వాటిలో ఏ ఒక్క దానిపై కూడా స్పందించలేదన్నారు. కాకినాడ నగరంలో కమాండ్ కంట్రోల్ రూమ్, సర్పవరం నుండి పోర్టుకు రోడ్డు, 216 రహదారి, సాగరమాల, వార్డుల అభివద్ధి వంటివి మాట్లాడకుండా కేవలం టిడిపి, జనసేన పార్టీలను విమర్శించేందుకు మాత్రమే వచ్చారన్నారు. ఇలా పవన్, బాబును విమర్శించేందుకు సభ పెట్టి రెండు కోట్ల ఖర్చు పెట్టడం అన్యాయమన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నాడని ఎన్నికల కోసం మిగిలిన అభ్యర్థులను మార్చుతున్నారని ఇతన్ని ఎందుకు మార్చడం లేదో సిఎం జగన్ బదులు చెప్పాలన్నారు. అందరికంటే ఎక్కువ తప్పులు చేసిన ద్వారంపూడిని ఎందుకు వెనకేసుకొస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గదుల సాయిబాబా, గుజ్జు శ్రీధర్ రెడ్డి, మూగు రాజు పాల్గొన్నారు.

సర్కారు సేవలో విద్యా సంస్థలు

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్

రాష్ట్ర ప్రభుత్వం సేవలో జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలు పాల్గొన్నాయి. కళాశాలలు, పాఠశాలలకు జిల్లా విద్యా శాఖ అధికారులు బుధవారం సిఎం రాక సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. దీంతో పాటుగా సిఎం సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలు వారి వాహనాలను అందించాలని హుకుం జారీ చేశారు. సామర్లకోట పట్టణం, మండల పరిధిలో వేలాది మంది ప్రజలను బస్సుల ద్వారా కాకినాడ తరలించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణంలో సీనియర్ వైసిపి నాయకుడు గంగిరెడ్డి కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. సామర్లకోట మున్సిపాలిటీలో 31 వార్డుల ఉండగా ఒక్కో వార్డుకు మూడు నుంచి అయిదు బస్సులను ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేశారు. గ్రామానికి అయిదు బస్సుల చొప్పున 300 బస్సులను, ఆటోలను ఏర్పాటు చేసి సిఎం సభకు ప్రజలను తరలించారు. ప్రజలను తరలించే భాద్యతలు వాలంటీర్లకు అప్పగించగా ప్రజలను తరలించారు.

రాజేశ్వరి రామకృష్ణన్‌కు ఘన నివాళి

ప్రజాశక్తి - చాగల్లు

స్థానిక జైపూర్ సుగర్స్ ఫ్యాక్టరీ ఎండి రాజేశ్వరి రామకృష్ణన్‌కు ఘనంగా నివాళులర్పించారు. రాజేశ్వరి రామకృష్ణన్ సంస్మరణ సభ స్థానిక ఎస్‌విఆర్‌కె ఇంగ్లీషు మీడియం స్కూల్లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, అభిమానులు, కార్మికులు స్కూల్ ఇన్‌ఛార్జ్ ఆళ్ళ శివకుమార్, వి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు

ప్రజాశక్తి - నల్లజర్ల

ప్రజారోగ్య వ్యవస్థ పనితీరును నేరుగా పరిశీలించేందు కు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం బుధవారం మండలంలోని ప్రకాశ రావు పాలెంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిం ది. డిపిఎంఒ డాక్టర్ అభిషేక్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా గణాంక అధికారి జె.కుమారస్వామి, డిపిహెచ్ఎస్ఒ వసంతలక్ష్మి, డిపిఒ సంధ్యారెడ్డి, డేటా మేనేజర్ రామకృష్ణతో కూడిన బృందం ప్రకాశరావుపాలెం గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పలు రకాలైన వైద్య సేవలు, ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో నిశితంగా పరిశీలించారు.



ఎల్ఐసి డివిజన్ కార్యాలయం వద్ద నిరసనలో మాట్లాడుతున్న కోదండరామ్

ఎల్ఐసి ఉద్యోగుల నిరసన

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

వేతన సవరణ చర్చలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో బుధవారం డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యమ్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మెండు కోదండరామ్ మాట్లాడుతూ గత 18 నెలలుగా బకాయి ఉన్న వేతన సవరణ, సిబ్బంది నియామకాలు తదితర సమస్యలపై వెంటనే చర్చలకు యూనియన్‌లను పిలవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న ఒక గంటపాటు సమ్మె చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పి.సతీష్, ప్రసాద్, అశోక్, షఫీ పాల్గొన్నారు.

అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తా

ప్రజాశక్తి-అన్నవరం

ప్రత్తిపాడు నియోజవర్గం వర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని వైసిపి ఇన్చార్జ్ వరపుల సుబ్బారావు అన్నారు వైసిపి అధిష్టానం తనను ప్రత్తిపాడు ఇన్చార్జిగా నియమించిన సందర్భంగా బుధవారం ఆయన సతీసమేతంగా అన్నవరం కొండపైన సత్య దేవుని దర్శించుకున్నారు. అనంతరం వరుపుల స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రత్తిపాడు ప్రజల అభీష్టం ఆశీస్సుల మేరకు ముఖ్యమంత్రి జగన్ తనకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూడుసార్లు ఈ నియోజకవర్గంలో ఎంఎల్ఎగా గెలిచిన తనకు ఇప్పటికీ ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. వరుపులను నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు కలిసి అభినందనలు తెలిపారు

రాజకీయ పునర్జన్మ ఇచ్చిన జగన్

ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్

రాజకీయపరంగా సిఎం జగన్ తనకు పునర్జన్మ ఇచ్చారని వైసిపి జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులైన తోట నరసింహం అన్నారు. బుధవారం జెడ్‌పిటిసి ఒమ్మి రఘురామ్ బింధు మాధవి నివాసం వద్ద ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన సిఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే విధంగా అందరినీ కలుపుకుని వెళతానని చెప్పారు. నియోజకవర్గంలోని ఇళ్ల స్థలాలు, పుష్కర పంపు హౌస్ సమస్యలపై దృష్టి పెడతామని ఆయన తెలిపారు. వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు భూటకన్నారు. తొలుత మెయిన్ సెంటర్‌లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తోట రామ్‌జీ, గండేపల్లి ఎంపిపి చలగళ్ల దొరబాబు, అత్తులూరి సాయిబాబు, జాన్ వెస్లీ, గఫూర్, రామకుర్తి మూర్తి పాల్గొన్నారు.

ఘనంగా శారదా మాత జయంతి

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్

పెద్దబ్రహ్మదేవంలోని శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం శారదా మాత జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ తెలిపారు. కార్యదర్శి విజయమూరి విశ్వనాథ్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ కల్యాణి ఎంటర్ ప్రైజెస్ చందువోలు సత్యనారాయణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సమితి సభ్యులు నువ్వుల బాబ్జి, మండవిల్లి వెంకట్రావు, ఆచంట సత్యనారాయణ, తోటకూర సత్తిబాబు, తోటకూర సూర్య ప్రభాకరరావు పాల్గొన్నారు.

పేదలకు అన్నదానం

ప్రజాశక్తి - నిడదవోలు

రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్, నక్కా నారాయణ మూర్తి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, కుమార్తె నక్కా రమేష్‌రాజు, నక్కా ఝాన్సీరాణి ఆధ్వ ర్యంలో పేదలకు అన్నదానం కార్య క్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హాండ్స్, సత్య సాయి నిత్య అన్న సేవ పథకం ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అన్నదానం చేశారు.

మంగళగిరికి తరలిన ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్వర్యంలో మంగళ గిరిలో జరుగుతున్న సర్పం చ్‌ల సమావే శానికి మండ లం నుంచి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్‌పి టిసిలు, మాజీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సి లర్లు సుమారు 150 మంది వరకూ కార్లలో ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని మాజీ ఎంఎల్ఎ బూరుగుపల్లి శేషారావు వేలివెన్నులో తన స్వగృహం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ వ్యవస్థను భ్రష్టు పట్టించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

యానాం వార్తలు



లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న కేంద్ర మంత్రులు

యానాంలో కేంద్ర మంత్రుల పర్యటన

ప్రజాశక్తి - యానాం

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తమ్ రూపాల, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ బుధవారం యానాంలో పర్యటించారు. తొలుత స్థానిక అతిథి గహం వద్ద ఎంఎల్ఎ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఆర్ఎఒ మునిస్వామి కేంద్ర మంత్రులకు ఘనస్వాగతం పలికారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా స్థానిక సావిత్రి నగర్, గిరియంపేట ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మత్స్యశాఖ అధికారులు వారిని ఘనంగా సత్కరించారు. కేంద్ర మంత్రులు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రి పరిషోత్తం రూపాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్స్యశాఖ జాయింట్ సెక్రెటరీ నీతూ కుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అవగాహన చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఎంఎల్ఎ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలు కేంద్ర మంత్రులకు వివరించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎన్‌జిసి నష్టపరిహారం కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యానాం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి.గొంతియ్య, మత్స్యకార నాయకులు, యువకులు పాల్గొన్నారు.



ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న సిబ్బంది

వేతనాల కోసం ఆసుపత్రి సిబ్బంది ధర్నా

ప్రజాశక్తి - యానాం

యానాం ప్రభుత్వాసుపత్రిలో ఔట్సోర్సింగ్‌లో పని చేస్తున్న 42 మంది సిబ్బందికి 46 నెలలుగా ప్రభుత్వం జీతాలు అందించక పోవడంతో బుధవారం ఉదయం ఆందోళన చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో నినాదాలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 46 నెలలుగా వేతనాలు అందించక పోవడంతో అనేకపరమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూన్నామని, తమ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టక పాఠశాలలో బయటకు పంపిస్తున్నారని, అద్దె ఇళ్లలో నుంచి రోడ్డు మీదకు పంపేస్తున్నారని, పండుగ పూట పస్తులు ఉంటున్నామని అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ విధులకు ఆటంకం కలిగించకుండా కరోనా సమయంలో సైతం ప్రాణాలను పణంగా పెట్టి పని చేసామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. తక్షణమే తమకు వేతనాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అందోళన చేశారు. వీరికి పలువురు సంఘీభావం తెలిపారు.

ప్రజా సమస్యలు ప్రస్తావించని సిఎం

ప్రజాశక్తి-కాకినాడ

చాలా కాలం తర్వాత కాకినాడ వచ్చిన ముఖ్యమంత్రి సమస్యలపై స్పందించలేదని, ఆయన ప్రసంగం ఆత్మ స్తుతి పరనిందలా సాగిందని సిపిఎం వ్యాఖ్యానించింది. పార్టీ నగర కన్వీనర్ పలివెల వీరబాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్నాథపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సిటీ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కోరిన విధంగా రూ.47 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించడం అభినందనీయమని, అయితే కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల గురించి గాని, కాకినాడ అభివృద్ధి గురించి, యువతకు ఉపాధి కల్పన గురించి సిఎం ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. సిఎం ప్రసంగంలో కొన్ని మీడియా సంస్థలను పదేపదే విమర్శించడం సమంజసంగా లేదన్నారు. 2014- 19 ప్రభుత్వ పనితీరు సంతప్తికరంగా లేకపోవడం వల్లనే ప్రస్తుత పాలకులకు ప్రజలు అవకాశం కల్పించారని గమనించాలన్నారు. మరలా తమనే ఎన్నుకోవాలని పదేపదే ప్రజలను కోరిన ముఖ్యమంత్రి మరోసారి అవకాశం ఇస్తే ప్రజలకు ఏమి మేలు జరుగుతుందో చెప్పలేదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు, స్కీమ్ వర్కర్స్‌కు సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్స్, సమగ్ర శిక్షాభియాన్ ఉద్యోగుల సమ్మెల గురించి సిఎం ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయమన్నారు.

ఉప్పాడ ఎండు చేపలకు గిరాకీ

ప్లాట్ ఫారాలు లేక మత్స్యకారుల అవస్థలు

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి

ఉప్పాడ సముద్ర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటూ పర్యాటకుల ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే ఉప్పాడ పట్టు చీరలు, కజ్జికాయలు ఉప్పాడకు ఫేమస్. అదే కాకుండా ఉప్పాడలో ఎండబెట్టిన ఎండు చేపలుకు మంచి గిరాకీ ఉంటుంది. ఉప్పాడ ఎండు చేపలు నక్కపల్లి, రాజమహేంద్రవరం, ఒంగోలు, హైదరాబాద్, రాష్ట్రంలోనే కాకు తర రాష్ట్రాలకు కూడా తరలి వెళ్తాయి. ఉప్పాడ ఎండు చేప తిన్నారంటే ఆ రుచి మర్చిపోలేరు. అలాంటి ఎండు చేపల తయారీకి ప్లాట్ ఫారాలు లేక మత్స్యకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉప్పాడ ఎండు చేప అంటే ఎంతో గిరాకీ ఉంటుంది. అటు వంటి చేపలను ఆరబెట్టే మత్స్యకార మహిళలకు ఈరోజు కష్టాలు మొదలయ్యాయి. చేపలు ఆరబెట్టేందుకు ప్లాట్ ఫారాలు లేక చాలా అవస్థలు పడుతున్నామని మత్స్యకార మహిళలు చెబుతున్నారు. కర్రల పందిళ్లు ఏర్పాటు చేసి వాటిమీద గాలిలో చేపలు ఆరబెడుతున్నామని తెలుపుతు న్నారు. వీటి వల్ల కూడా ఎండు చేప మంచి రుచిగా ఉంటుందని చెబుతున్నారు. అయినప్పటికీ కొన్ని చేపలు ఆరబోసేందుకు ప్లాట్ ఫారాలు నిర్మించాలని, ఒకపక్క సముద్రం వల్ల తీర ప్రాంతమంతా కోతకు గురవుతోందని వాపోతున్నారు. దీనివల్ల తమ జీవనోపాధికి చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రస్తుతం గాలిలో కర్రలపై ఆరబెడుతున్న సావిడెం చేప ఇతర రాష్ట్రాలకు తరలిస్తామని తెలియజేస్తున్నారు. తీర ప్రాంతంలో ఎండు చేప ఆరబెట్టేందుకు వసతులు కల్పిస్తే ఎక్కువ శాతం ఎండు చేప తయారు చేసేందుకు వీలుంటుందని మత్స్యకార మహిళలు కోరుతున్నారు. నాయకులు, అధికారులు ఎండు చేపల తయారీకి వసతులు కల్పించి సహకరించాలని కోరుతున్నారు.

ఎండిన చేపలను శుభ్రం చేస్తున్న మత్స్యకార మహిళలు





వెదురులపై ఆరబెట్టిన ఎండు చేపలు